పత్తి వైపే రైతుల మొగ్గు

- అధిక దిగుబడి వస్తుందని విశ్వాసం
- విత్తనాలు నాటడం 60 శాతం పూర్తి


షాబాద్‌లో పత్తి విత్తనాలు నాటుతున్న కూలీలు

షాబాద్: గ్రామాల్లో రైతులు వర్షాధార పంటలకు మొగ్గు చూపుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పత్తి సాగుకు అన్నదాతలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సీజన్‌లో సైతం రైతులు పత్తి వైపే పరుగులు తీస్తున్నారు. ఇతర పంటలతో పోల్చితే పత్తి సాగుకు పెట్టుబడి వ్యయం తక్కువ ఉండడంతో ఆసక్తి కనబరుస్తున్నారు. షాబాద్ మండలంలో గతేడాదితో పోల్చితే ఈసారి అధికంగా పత్తిని సాగు చేస్తున్నారు.

గతేడాది కంటే అధికం

ఆహార ధాన్యాలను పండించి, పత్తి పంటను తగ్గించాలని అధికారులు సూచనలు చేస్తున్నా రైతులు పట్టించుకోవడం లేదు. దీంతో గతేడాది కంటే అధిక మంది రైతులు పత్తి పంటను సాగు చేస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 9,186 మంది రైతులు ఉన్నారు. 39 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 25 వేల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. గతేడాది కంటే ఈసారి 2 వేల ఎకరాల్లో ఎక్కువగా పత్తి వేశారు. ఎకరాకు 7 నుంచి 10 క్వింటాళ్ల పైచిలుకు దిగుబడి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. కందులు, పెసర, నువ్వులు, మినుములు పంటలు పండిస్తే ఎకరాకు దిగుబడి 2 క్వింటాళ్లకు మించడం లేదని వాపోతున్నారు. అందువల్ల పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలవుతున్నామంటున్నారు.

జోరుగా సాగు

రైతులు పత్తి పంటతో పాటు ఆహార ధాన్యాలు పండించాలని ప్రభుత్వం, అధికారులు ఎంతో ప్రచారం చేశారు. కానీ రైతులు పత్తి పంటకే జై కొడుతున్నారు. ఇప్పటికే ఎరువుల షాపుల్లో అనేక రకాల పత్తి విత్తనాలు దర్శనమిస్తున్నాయి. ఈ ఏడాది మృగశిర కార్తె వట్టిపోగా.. ఆరుద్ర నుంచి వర్షాలు పడుతుండడంతో ఇప్పటికే 95 శాతం మంది రైతులు పత్తి విత్తనాలు వేశారు. అక్కడక్కడ చిన్న చిన్న మొలకలు రావడంతో ఎరువులు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రైతులు విత్తనాలు విత్తే పనిలో నిమగ్నమవుతున్నారు.

ఇతర పంటలు పండవు



ఇక్కడ ఉన్న భూముల్లో వర్షాధార పంటలు మాత్రమే పండుతాయి. వేరే పంటలు వేస్తే మార్కెట్లో అంతగా డిమాండ్ ఉండదు. కనుక పత్తి పంట వేస్తాం. అంతర పంటగా కందులు, మొక్కజొన్న కూడా వేస్తాం.

– పర్వతాలు, రైతు, అంతిరెడ్డిగూడ

పంట మార్పిడి చేయాలి



ఏటా ఒకే పంట వేయడంతో దిగుబడి తగ్గుతూ వస్తుంది. కనుక సంవత్సరం వేసే పంట మరో ఏడాది వేయవద్దు. ఈ విషయాలపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. అయినా ఎక్కువగా పత్తినే పండిస్తున్నారు.

–వెంకటేశం, ఏఓ, షాబాద్

నిబంధనలు పాటించకపోతే చర్యలు

షాబాద్ సీఐ కాంతారెడ్డి


సమావేశంలో మాట్లాడుతున్న సీఐ

షాబాద్: ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు నిబంధనలు పాటించాలని షాబాద్ సీఐ కాంతారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం షాబాద్ పోలీస్‌స్టేషన్‌లో మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమానులు, బస్సు డ్రైవర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలకు చెందిన ప్రతి బస్సుకు కచ్చితంగా అటెండర్ ఉండాలని చెప్పారు. డ్రైవర్లందరరూ లైసెన్సు కలిగి ఉండాలని, లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు. కెపాసిటీ కంటే ఎక్కువ మంది పిల్లలను ఎక్కించుకోకూడదని తెలిపారు. రాంగ్ రూట్లలో బస్సులు నడపరాదని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ఐలు మహేశ్వర్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, ఆయా పాఠశాలల యాజమానులు, బస్సు డ్రైవర్లు తదితరులున్నారు.

పాన్ షాపుల్లో తనిఖీలు

పాన్ షాపుల్లో గంజాయి విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షాబాద్ సీఐ కాంతారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి మండల పరిధిలోని హైతాబాద్ గ్రామంలోని వివిధ పాన్ షాపులను ఎస్ఐలు మహేశ్వర్‌రెడ్డి, నవీన్‌రెడ్డిలతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాన్ షాపులలో కిరాణ షాపులలో గంజాయి, డ్రగ్స్ అమ్మిన్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. అలాంటివి జరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

రోడ్డుకు మరమ్మతు చేయాలని వినతి

బడంగ్‌పేట్: నాదర్‌గుల్ ప్రధాన రహదారిని బాగు చేయాలని కోరుతూ శుక్రవారం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రఘుకు స్థానిక కార్పొరేటర్లు తోట శ్రీధర్‌రెడ్డి, నిమ్మల సునీతశ్రీకాంత్‌గౌడ్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతేడాది క్రితం హెచ్ఎండీఏ నుంచి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు అయి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నదన్నారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ అసంపూర్తి పనులు చేసి మధ్యలో వదిలివేయడంతో ఎక్కడి గుంతలు అక్కడే ఉండిపోయాయన్నారు. దీంతో వాహనదారులు అందులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. వానాకాలంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కమిషనర్‌ను కోరారు.

క్లుప్తంగా

గ్రంథాలయాలతో మేధాశక్తి పెరుగుదల


గ్రంథాలయాన్ని ప్రారంభిస్తున్న నాయకులు

షాబాద్: గ్రంథాలయాలతో మేదస్సును పెంచుకోవాలని షాబాద్ ఎంపీడీఓ అపర్ణ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని నాగర్‌గూడ గ్రామంలో సెర్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రూ.15 లక్షలతో నిర్మించిన గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మేదస్సును పెంపొందించి, మనిషి వికాసానికి లైబ్రరీలు ఉపయోగపడతాయన్నారు. గ్రంథాలయాల్లో చదువుకున్న వారి మేధాశక్తి సమాజానికి దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో సహకార సంఘం మాజీ చైర్మన్ నర్సింహులుగౌడ్, ఎంపీటీసీ సునీత, నాయకులు కృష్ణ, శ్రీనివాస్‌గౌడ్, అబేద్, శ్రీనివాస్, ముక్తర్, యాదయ్య, లక్ష్మి, అంగన్‌వాడీ టీచర్ అంబుజాక్షి, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గన్నారు.

రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం

షాద్‌నగర్: రానున్న రోజుల్లో రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం రానుందని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింలు అన్నారు. శుక్రవారం ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, బూర్గుల కుమార్‌గౌడ్, వెంకటయ్యగౌడ్, గంధం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

మదర్ డెయిరీ కమిటీ ఎన్నిక


నియామక పత్రం అందుకుంటున్న సభ్యులు

కందుకూరు: మదర్ డెయిరీ కందుకూరు గ్రామ కమిటీ అధ్యక్షుడిగా టంకరి సంజీవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మదర్ డెయిరీ ఆధ్వర్యంలో ఆయనతో పాటు మరో 9 మంది సభ్యులను ఎన్నుకున్నారు. సభ్యులుగా యాదగిరిరెడ్డి, జ్యోతి, కృష్ణారెడ్డి, పాండు, ప్రభాకర్‌రెడ్డి, యాదయ్య, బాల్‌రెడ్డి, ప్రవీణ్, ఏ.జనాను ఎన్నుకున్నారు. అనంతరం నియామకపత్రాలను అందించారు. కార్యక్రమంలో పాడి రైతులు పాల్గొన్నారు.

వార్డుల అభివృద్ధికి కృషి

మున్సిపల్ చైర్మన్ మధు మోహన్


మాట్లాడుతున్న చైర్మన్ మధు మోహన్

తుక్కుగూడ: మున్సిపల్ పరిధిలోని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని చైర్మన్ కాంటేకర్ మధు మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, అంతర్గత డ్రైనేజీల నిర్మాణం, తాగునీరు తదితర పనలుకు గాను రూ.8కోట్ల80 లక్షల నిధుల ఖర్చుకు గాను కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్, ఏఈ భార్గవ్‌రెడ్డి, కౌన్సిలర్లు యాదగిరిరెడ్డి, అనిత, శివకుమార్, మౌనిక, పద్మ, తేజస్విని, హేమలత, విలాస్, రవినాయక్, సుమన్, భావన, రాజు, టీపీఎస్ రఘు, సిబ్బంది పాల్గొన్నారు.

నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి

ఇబ్రహీంపట్నం రూరల్: సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని ఓయూ బహుజన జేఏసీ నాయకులు చెరుకూరి రాజు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో మానుకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణను ఓయూ బహుజన జేఏసీ నాయకుడు రాజు కలిశి ఘనంగా సన్మానించారు. రాజు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలన్నారు. గ్రూప్–2, 3, డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సత్యనారయణను కోరారు. నిరుద్యోగులకు న్యాయంచేయాలని కోరారు.

‘కేజీబీవీ’ని ప్రారంభించండి

కడ్తాల్: మండలంలో నిర్మాణం పూర్తయిన కేజీబీవీ పాఠశాల భవనాన్ని త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే నారాయణరెడ్డిని.. జెడ్పీటీసీ దశరథ్‌నాయక్ కోరారు. శుక్రవారం మైసిగండిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేను.. దశరథ్‌నాయక్ కలిసి కేజీబీవీ పాఠశాల సమస్యలపై వివరించారు. వెంటనే భవనాన్ని ప్రారంభించి తరగతులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

వ్యాపారాలు సజావుగా నిర్వహించాలి

ఎంపీపీ నక్షత్రం జేవంతు


వేలం నిర్వహిస్తున్న ఎంపీపీ నక్షత్రంజేవంతు, ఎంపీడీఓ సంధ్య

మొయినాబాద్‌రూరల్: మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఉన్న దుకాణాల సముదాయంలో ఏర్పాటు చేసుకునే వ్యాపారాలను సజావుగా కొనసాగించుకోవాలని ఎంపీపీ నక్షత్రం జేవంతు అన్నారు. శుక్రవారం మండల పరిషత్ ఆవరణలో ఉన్న 12 షెటర్ల దుకాణాలకు వేలాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 12 షెటర్లకు గాను 33 మంది వేలంలో పాల్గొన్నారు. మండల పరిషత్ ద్వారా ఒక్క షెటర్‌కు మూడు వేల వేలం నిర్వహించగా పోటీ ఉన్న వారు అధిక కిరాయితో దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ నక్షత్రం జేవంతు, మండల అభివృద్ధి అధికారి సంధ్య మాట్లాడుతూ.. మండల పరిషత్ ద్వారా నిర్వహించిన వేలంలో దక్కించుకున్న వారు వ్యాపారాలను సజావుగా కొనసాగించుకోవాలని అన్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకూడదని సూచించారు. ఈ వేలంలో మండల సూపరింటెండెంట్ సులోచన, అకౌంటెంట్ రమేశ్, ఎంపీటీసీలు అర్చనయాదయ్య, సామా రవీందర్‌రెడ్డి, పట్నం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసంక్షేమంపై ప్రత్యేక దృష్టి


ఎంపీడీఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న జెడ్పీచైర్మన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

- ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
- ఎంపీడీఓ భవన నిర్మాణానికి శంకుస్థాపన

నందిగామ: ప్రజల సంక్షేమం కోసం పాటు పడే ఏకైక ప్రభుత్వం తమదేనని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో నూతనంగా రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న ఎంపీడీఓ కార్యాలయ నిర్మాణానికి జెడ్పీచైర్మన్ తీగల అనితారెడ్డితో కలిసి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేయలేని అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందన్నారు. త్వరలో నర్సప్పగూడ రోడ్డు, వీర్లపల్లి రోడ్డులను డబుల్ రోడ్డుగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరు సక్రమంగా లేకపోయినా విలేకరులు నిర్భయంగా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలన్నారు. అంతకు ముందు జెడ్పీచైర్మన్ అనితారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అనేక రంగాల్లో మన జిల్లా ఇంకా అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామాలలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం ముందంజలో ఉంటుందని చెప్పారు. నందిగామలో ఎంపీడీఓ భవనానికి రూ.కోటి, మహిళ సంఘం నిర్మాణానికి రూ.10 లక్షలు, ప్రాథమిక పాఠశాలలో వంట గది నిర్మాణానికి రూ.5 లక్షల వ్యయంతో నిర్మించే భవనాలకు, అంతిరెడ్డిగూడలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.10 లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ ఈట గణేష్, ఎంపీపీ ప్రియాంక, వైస్ ఎంపీపీ మంజుల, మాజీ ఎంపీపీ శివ శంకర్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సింహాయాదవ్, ఎంపీటీసీలు కృష్ణ, కుమార్‌గౌడ్, చంద్రపాల్ రెడ్డి, కలమ్మ, కాట్నలత, పీఏసీఎస్ చైర్మన్ రాజ్‌గోపాల్, నాయకులు రాంరెడ్డి, బాల్‌రెడ్డి, నర్సింహాయాదవ్, కుమార్‌గౌడ్, శంకరయ్యగౌడ్, శ్రీశైలం, కృష్ణయ్య, తులసీరాంనాయక్, గబ్రూనాయక్, శ్రీశైలం, ఎంపీడీఓ సుమతి, తహసీల్దారు రాజేశ్వర్, ఆర్ఐ శ్రీనివాస్‌గౌడ్, పీఆర్ ఏఈ హేమంత్, పలు గ్రామాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

పేద విద్యార్థులను ప్రోత్సహించాలి


విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేస్తున్న నాయకులు

మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి

షాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు దాతలు ప్రోత్సహించాలని మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని హైతాబాద్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు వల్లభనేని మాధవి మూడేళ్లగా పదో తరగతిలో మంచి గ్రేడులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహాకాలు అందిస్తున్నారు. మండలంలోని 10 పాఠశాలలకు చెందిన 13 మంది విద్యార్థులకు రూ.ఐదు వేల చొప్పున అందించిన నగదు పురస్కారాన్ని నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిచేందుకు సర్కారు చర్యలు చేపడుతుందన్నారు. పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంఈవో శంకర్‌రాథోడ్, నోడల్ అధికారి లక్ష్మణ్, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు సుదర్శన్, గౌరవ అధ్యక్షుడు యాదయ్య, ప్రధాన కార్యదర్శి కృష్ణ, జీహెచ్ఎంలు వసంత, రాజపాల్‌సింగ్, యామిని, గోవింద్, బసప్ప, విష్ణువర్ధన్‌రెడ్డి, కేఎల్ఎన్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు.

అంగన్‌వాడీల అభివృద్ధికి కృషి


అంగన్‌వాడీ కేంద్రం వద్ద చిన్నారులతో సంస్థ ప్రతినిధులు, నాయకులు

షాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి ఏడబ్ల్యెస్ ఇన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కృషి అభినందనీయమని షాబాద్ ఎంపీపీ కోట్ల ప్రశాంతిరెడ్డి, ప్రత్యేక అధికారి శారద పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామంలో ఏడబ్ల్యెస్ డాటా సెంటర్ హెడ్ శంకరన్, అమెజాన్ సర్వీసెస్ ఇన్‌కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లో భాగంగా సీతారాంపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో పునరుద్ధరణ, సుందరీకరణ పనులు పూర్తి చేశారు. ఈ భవనాన్ని సంస్థ ప్రతినిధి శంకరన్ సమక్షంలో ప్రారంభించారు. అనంతరం ప్రతినిధులను పూల మాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ అంగన్‌వాడీ పాఠశాల పునర్నిర్మాణంలో విద్యుద్దీకరణ, పిల్లల కోసం పాఠశాల గోడలపై రంగులతో వేసిన చిత్రాలు ఆకర్షణీయంగా నిలిచిన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ మీన, ఎంపీటీసీ చెన్నయ్య, మాజీ సర్పంచ్ పాండురంగారెడ్డి, కార్యదర్శి మల్లేశ్, గ్రామస్తులు డాక్టర్ రాజు, వాసుదేవరెడ్డి, సురేశ్‌గౌడ్, ఏకాంబర్‌రెడ్డి తదితరులున్నారు.

కీచక ఉపాధ్యాయుడిని అరెస్టు చేయాలి

కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు

షాబాద్: దళిత బాలుడిని తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన విశ్రాంత ఉపాధ్యాయుడిని తక్షణమే అరెస్టు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని కేసారంలో దళిత బాలుడు బేగరి యాదగిరి కుటుంబాన్ని కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోడ సామేల్, ఎం.ప్రకాశ్, శరత్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్‌లతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్డు ఉపాధ్యాయుడు మధుసూదన్‌రెడ్డి అతని కుమారుడిని అరెస్టు చేసి శిక్షించాలన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు నిర్లక్ష్యం వీడాలని, కలెక్టర్, ఎస్పీ ఘటనపై గ్రామాన్ని సందర్శించాలని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నరసింహ, అరుణ్‌కుమార్, సాయిగణేష్, సందీప్, జంగయ్య, రాములు, అమృత, ప్రేమలత, యాదయ్య తదితరులున్నారు.

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది

ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య


రాములు దంపతులను సన్మానిస్తున్న ఉపాధ్యాయ సంఘం నాయకులు

మొయినాబాద్‌రూరల్: ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, ఉద్యోగరీత్యా ఏ స్థాయిలో ఉన్నా పదవీ విరమణ సహజమేనని ఎస్‌టీఎఫ్(స్కూల్ టీచర్ ఫెడరేషన్) రాష్ట్ర అధ్యక్షుడు యు.పోచయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని హిమాయత్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఉషగోని రాములు పదవీ విరమణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోచయ్య, ఎంఈఓ వెంకటయ్య హాజరై ప్రధానోపాధ్యాయుడు రాములు, ఆయన సతీమణి అమతలను శాలువాలు, పూలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తమ బాధ్యతలను మరిచిపోకుండా విధులు నిర్వహిస్తేనే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు మరచిపోరని తెలిపారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడపాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీఆర్‌టీయూ నాయకుడు ఎం.చెన్నయ్య, ఎస్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయుడు ఆంజనేయులు, ఉపాధ్యాయులు జమ్లు, స్వప్న, సునీత, సంతోషి, మహేందర్, రాంచందర్, అమిత్, బాలరాజ్, శోభారాణి, అంగన్‌వాడీ టీచర్లు కవిత, లక్ష్మి, మండలంలోని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

గుంతలు చూసి.. గ్రామస్తులు చలించి

సొంత నిధులతో రోడ్డును చదును చేసిన నేతలు


రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చివేయిస్తున్న నాయకులు

చేవెళ్ల: గుంతల రోడ్డుతో విసిగిపోయిన గ్రామస్తులు సొంత నిధులు ఖర్చు చేసి మట్టితో వాటిని పూడ్చారు. మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాంచంద్రయ్యగౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ కేసారం నరేందర్ శుక్రవారం సొంత డబ్బులతో రోడ్డును బాగు చేయించారు. మండలంలోని రావులపల్లి గ్రామం నుంచి మూడిమ్యాల వరకు రెండు కిలోమీటర్ల వరకు బీటీ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. ఈ రోడ్డుపై నిత్యం వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ గుంతలు పెద్దవిగా మారటంతో గ్రామానికి చెందిన నాయకులు ముందుకు వచ్చి ట్రాక్టర్లతో యాభై ట్రిప్పుల మట్టిని పోయించి చదును చేశారు. దీంతో యువకులు, గ్రామస్తులు అభినందించారు.